క్లుప్తంగా



ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న నక్కర్తమేడిపల్లి యువకులు

నిధులు మంజూరు చేయాలని వినతి

యాచారం: మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి గ్రామంలో పలు కాలనీల్లో సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేయాలని ఆ గ్రామ యువత బుధవారం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి ఇబ్రహీంపట్నంలోని ప్రజాభవన్‌లో వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని హనుమాన్ దేవాలయం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తదితర కాలనీల్లో సీసీ రోడ్లు లేక వర్షాలు కురిస్తే రోడ్లు బురదమయంగా మారుతున్నాయని తెలియజేశారు. ఈ విషయంలో స్పందించిన ఎమ్మెల్యే అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత వన్నాడపు శ్రీకాంత్, ఆరెపల్లి శ్రీశైలం, బండ రాజు తదితరులు పాల్గొన్నారు.

యాచారం యువకుడికి అరుదైన గౌరవం

పీహెచ్‌డీ పూర్తి కావడంతో బెంగుళూరులో ఘన సన్మానం

యాచారం: నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడికి అరుదైన గౌరవం దక్కింది. పీహెచ్‌డీ పూర్తి కావడంతో బెంగుళూరులో అతనికి పీహెచ్‌డీ పట్టా అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి..యాచారం గ్రామానికి చెందిన కొండాపురం పరమేశ్వర్ ప్రస్తుతం గురునానక్ ఇనిస్టిట్యూషన్స్‌లో టెక్నికల్ క్యాంపస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పరమేశ్వర్ వైజాగ్‌లోని ప్రముఖ గీతం యూనివర్సిటీలో ×యాంటిడిప్రెసెంట్, యాంటిలిపిడెమిక్, బెస్ట్ ట్రాన్స్‌డెర్మల్ డ్రగ్ డెలివరీ×పై పరిశోధన చేసి ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో మంచి పురోగతి సాధించాడు. ఈ సందర్భంగా ఈ నెల 13న బెంగుళూర్‌లో జరిగిన గీతం విశ్వవిద్యాలయం 15వ వార్షికోత్సవంలో పరమేశ్వర్‌కు పీహెచ్‌డీ పట్టా అందజేసి సత్కరించారు. పరమేశ్వర్ పీహెచ్‌డీ పట్టా సాధించడంతో బుధవారం గురునానక్ ఇనిస్టిట్యూషన్స్ వైస్ చైర్మన్ సర్దార్ గగన్ దీపసింగ్ కోహ్లీ, ఎండీ హెచ్‌ఎస్ షైనీ, డైరెక్టర్ పెంటారావు, జాయింట్ డైరెక్టర్ పి.పార్థసారధి, ప్రిన్సిపల్ షేక్ హరున్ రషీద్‌లు అభినందించారు.

లక్ష్మీపతిగౌడ్‌కు నివాళి

మంచాల: కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పాండాల లక్ష్మీపతిగౌడ్ బుధవారం మృతి చెందాడు. పదేళ్లుగా గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజలకు అనేక రకాలుగా సేవలందించారు. పంచాయతీ సిబ్బందిగా ఉంటూనే వివిధ సమస్యలపై పంచాయతీ కార్యాలయానికి వచ్చే ప్రజలకు దరఖాస్తులు వ్రాసి ఇచ్చి బాసటగా నిలిచేవాడు. ఆయన మరణం తీరని లోటని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఆయన మృతదేహానికి పలువురు నివాళులర్పించారు.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం



సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిస్తున్న అశోక్

తుర్కయంజాల్: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్‌లు జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని కమ్యూనిటీ పారామెడికల్ వైద్యుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ ఉక్కుల తెలిపారు. బుధవారం తుర్కయంజాల్‌లో రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆయన ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో గ్రామీణ వైద్యులపై అధికారుల వేధింపులు, దాడులు పెరిగాయని, తమను కాపాడాలని సీఎంను కోరగా ఆయన స్పందించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోహనాచారి, రామకృష్ణ, నాగేశ్వర రావు, జివి నాయుడు, సలీం, మల్లేష్, వెంకటేశ్వర రావు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రగతి చక్రం అవార్డులు



ఆర్టీసీ సిబ్బందితో డీఎం వెంకటనర్సప్ప

ఇబ్రహీంపట్నం: విధుల్లో మంచి ప్రతిభ కనబరిచిన ఆర్టీసీ సిబ్బందికి ఇబ్రహీంపట్నం డిపోలో ప్రగతి చక్రం అవార్డులను డిపో మేనేజర్ వెంకటనర్సప్ప బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రాజేశ్, ఎంఎఫ్ సత్తయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు.



బెంబేలెత్తిస్తున్న భౌ..భౌలు!

మనుషులపై దాడి చేస్తున్న శునకాలు

- మూగ జీవాలను చంపుతున్న ఊర కుక్కలు
- పట్టించుకొని పంచాయతీ అధికారులు
- ఇబ్బందుల్లో జనం



తలకొండపల్లి: మండలంలోని ఆయా గ్రామాల్లో శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు, గుంపులుగా సంచరిస్తూ మూగ జీవాలపై దాడులు చేస్తున్నాయి. దూడలు, మేకలు, గెడేలు, ఆవులు, ఎద్దులు, తదితర జీవాలతో పాటు, మనుషులపైన కూడా ఊర కుక్కలు దాడులకు పాల్పడుతూ బెంబెలెత్తిస్తున్నాయి. ఈ విషయంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు బయటకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. మృతి చెందుతున్న కోళ్లను తినడం వల్లే కుక్కలు మాంసానికి అలవాటై దాడులకు పూనుకుంటున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో కోళ్ల ఫాంలున్నాయి. వాటికి వ్యాధులు సోకినప్పుడు మృతి చెందిన కోళ్లను పారేసినప్పుడు వాటి మాంసాన్ని తింటున్నాయి. ఈ క్రమంలో అవి మనుషులను కరుస్తున్నాయి. పౌల్ట్రీ నిర్వాహకులు ఈ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే సమస్య పెరుగుతుందని చెబుతున్నారు.

కోళ్ల మాంసానికి అలవాటుపడి

కోళ్ల మాంసానికి రుచి మరిగిన కుక్కలు అదే స్థాయిలో ఆహారం లభించనప్పుడు గ్రామాల్లోని గొర్రెలు, మేకలు, దూడలపై దాడులు చేస్తున్నాయి. గుంపులు, గుంపులుగా వెళ్లి గాయపరిచి చంపేస్తున్నాయని వాపోతున్నారు. కుక్కలతో ప్రాణహాని ఉందని, కుక్కల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని చంద్రధన మాజీ సర్పంచ్ బక్కి కుమార్ ఇటీవల ఎంపీడీఓ శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. అదే విధంగా పెద్దూర్ తండా వాసులు కూడా కుక్కల బారి నుంచి రక్షించాలని ఎంపీడీఓకు విన్నవించారు. మూగ జీవాలతో పాటు, మనుషులపై ఊర కుక్కలు దాడులు జరుపుతున్నా కూడా సంబంధిత అధికారులు గానీ, పంచాయతీ అధికారులు గానీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కుక్కలను పట్టుకొని వాటికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే దాడులు చేసిన కూడా ప్రాణహాని ఉండదని, ఆ దిశలో చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పొలాల వద్ద పశువుల షెడ్డుల్లో ఉంచిన దూడలు, మేకలు, చిన్న చిన్న లేగ దూడలపై దాడి చేసి మరీ చంపుతున్నాయని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరైనా కుక్కలను పశు వైద్య కేంద్రానికి తీసుకొచ్చినట్లయితే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు పశు వైద్యాధికారి శంకర్ తెలిపారు. మూడు నెలలుగా 50 కుక్కలకు వ్యాక్సిన్ వేసినట్లు ఆయన చెప్పారు. పెంచిన కుక్కలనే తీసుకొస్తారు. కాని వీధి కుక్కలను తీసుకురారని తెలిపారు. కుక్కల విజృంభణతో ప్రజలు భయాందోళనకు గురై తీవ్ర ఆందోళనలు చెందుతున్నారు. ఇటీవల మండలంలోని ఆయా గ్రామాల్లో మూగ జీవాలపై దాడులు జరిపి చంపేశాయి. చంద్రధన గ్రామంలో కటికల చందు యాదవ్‌కు చెందిన రెండు దూడలపై దాడి చేసి చంపేశాయి. అదే విధంగా తలకొండపల్లిల్లో ఆంజనేయులు ఒక దూడ, బద్నాపూర్‌లో రాజుగౌడ్ ఆవు దూడ, మెదక్‌పల్లిలో బాలరాజు, వెంకటయ్య, ప్రతాప్‌రెడ్డి, బక్కయ్యలకు చెందిన రెండు ఆవు దూడలను చంపేశాయి. అడ్డు వచ్చిన మనుషులపై దాడులు జరిపి గాయపర్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కుక్కల దాడిలో మూగ జీవాలు అకారణంగా మృతి చెందడంతో వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు తగు చర్యలు చేపట్టి కుక్కల వ్యాప్తిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.



ఎంపీడీవోకు వినతిపత్రం ఇస్తున్న మాజీ సర్పంచ్ కుమార్, తదితరులు (ఫైల్)

చర్యలు తీసుకోవాలి

వీధి కుక్కలు దాడులు చేయడంతో మూగ జీవాలకు రక్షణ లేకుండా పోయింది. వ్యవసాయ పొలంలోని పశువుల షెడ్డుల్లో లేగ దూడలు, ఆవు దూడలపై దాడులు జరిపిన సంఘటనలు మండలంలో అనేకం ఉన్నాయి. మూగ జీవాలను చంపుతున్న సంఘటనలో అడ్డుగా వచ్చిన మనుషులపై కూడా దాడులు జరిపి గాయపరుస్తున్నాయి. కుక్కల దాడుల్లో రెండు పశువులను కోల్పోయాను. కుక్కల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలి.

-కటికెల చందు యాదవ్, రైతు, చంద్రధన

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం

పట్టించుకోని అధికారులు

మంచాల: మంచాల మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో బుగ్గతండా చౌరస్తా సమీపంలో నడ్డి రోడ్డుపై విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. నిత్యం వాహనాల రాకపోకలు సాగించే ఈ రోడ్డులో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.



ఆరుట్లలో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిన విద్యుత్ స్తంభం

అధ్యక్ష పదవికి అభినవ్‌రెడ్డి పోటీ



ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోలెపల్లి గ్రామానికి చెందిన జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభినవ్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. బుధవారం ఆయన ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ దాఖలు చేశారు.

త్యాగనిరతికి ప్రతీక మొహర్రం



ఇబ్రహీంపట్నం: రాయపోల్ గ్రామంలో మొహర్రం వేడుకలు



ఆమనగల్లు: సంకటోనిపల్లిలో పీర్ల ఊరేగింపు



మంచాల: ఆరుట్లలో పీర్ల ఊరేగింపు

ఇబ్రహీంపట్నం: త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలను మండలంలో భక్తి శ్రద్ధలతో బుధవారం నిర్వహించుకున్నారు. ఇబ్రహీంపట్నం, రాయపోల్ గ్రామాల్లో ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. పీర్లను దర్శించుకొని మొక్కుబడులను చెల్లించుకున్నారు.

ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంతో పాటు గ్రామాలలో నిర్వహించారు. పీర్ల చావిడిలో పీర్లను ప్రతిష్ఠించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఫాతేహాలు సమర్పించారు. పీర్లచావిడి ముందు అగ్నిగుండం ఏర్పాటు చేసి అలాయ్ ఆడారు. ప్రజలు పీర్లను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నాకున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ కమటం రాధమ్మ, స్థానికులు దావ దనుంజయ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

తలకొండపల్లి: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో పండుగను ఘనంగా జరుపుకున్నారు. పీర్లను దట్టీలతో అందంగా అలంకరించి గ్రామ ప్రధాన కూడళ్లలో ఊరేగించారు.

మంచాల: గ్రామంలో అసేయ్ దూల హారతీ పాటలతో ఆటలు ఆడుతూ పీర్లను ఊరేగించారు. పీర్లను గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు దర్శించుకున్నారు.

మాడ్గుల: మండలంలోని వివిధ గ్రామాలో పీర్ల పండుగను వారం రోజుల పాటు నిర్వహించుకున్నారు. హిందూ, ముస్లిం తేడా లేకుండా భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. భక్తులు పీర్లకు దట్టీలు సమర్పించి మలీద, మటికలతో ఫాతెహాలు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధిలోని ఇంజాపూర్, తుర్కయంజాల్‌లో ఘనంగా నిర్వహించారు. పీర్లను గ్రామంలో ఇంటింటికి తిప్పుతూ ఊరేగించారు. ఈ ఊరేగింపులో కుల, మతాలకు అతీతంగా భక్తులు పాల్గొన్నారు.

కడ్తాల్: మక్తమాదారం గ్రామంలో కులమతాల కతీతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన పీర్ల ఊరేగింపులో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కిసాన్‌సెల్ అధ్యక్షుడు బాలరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

యాచారం: మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఊరెగింపులో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని పూజలు నిర్వహించారు.



కడ్తాల్: పీర్ల ఊరేగింపులో నాయకులు



తలకొండపల్లిలో పీర్ల ఊరేగింపు



యాచారం: కుర్మిద్దలో పీర్ల ఊరేగింపు

అరెస్టును నిరసిస్తూ ధర్నా



ధర్నాలో మాట్లాడుతున్న వెంకటేశ్



కడ్తాల్: దశరథ్ నాయక్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు

తలకొండపల్లి: మండల కేంద్రంలో ముందస్తు అరెస్టును నిరసిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ధర్నా నిర్వహించారు. కడ్తాల్ మండల కేంద్రంలోని కేజీబీవీ గురుకుల పాఠశాల భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు బుధవారం విచ్చేస్తున్న సందర్భంగా, సభ సజావుగా జరగడం కోసం పోలీసులు ముందస్తుగా బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్‌లతో పాటు, మాజీ సర్పంచ్‌లు ఎల్ఎన్‌రెడ్డి, హరిశ్చంద్‌నాయక్, ఉప సర్పంచ్ పాండు నాయక్, తదితర నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కడ్తాల్ పీఏసీఎస్ చైర్మన్ గంప వెంకటేశ్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం సమీపంలో బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం వెంకటేశ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నాయకులను ఎందుకు అరెస్టు చేశారన్నారు. ప్రశ్నించే ప్రజా గొంతుకలను అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేతనైతే రాష్ట్రంలోని విద్యా సంస్థలు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మా సత్యం, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు పత్యానాయక్, డీసీసీ డైరెక్టర్ వెంకటేశ్, మాజీ సర్పంచ్ లలిత, శంకర్ నాయక్, జ్యోతయ్య, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు శంకర్, పాండు, పంతు, నరేష్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

కడ్తాల్: మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావులు హాజరయ్యారు. బీఆర్‌ఎస్ నాయకులు అడ్డంకులు సృష్టించవచ్చనే సమాచారంతో మాజీ జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్‌తో పాటు అనుచరులను, పలువురు బీఆర్‌ఎస్ కార్యకర్తలను ఎస్ఐ వరప్రసాద్ పోలీస్ సిబ్బందితో ముందస్తు అరెస్ట్ చేయించి తలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దశరథ్‌నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారనే సమాచారం తెలియడంతో పలువురు బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు, దశరథ్‌నాయక్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న కార్యకర్తలకు, నాయకులకు నచ్చ చెప్పి అక్కడి నుండి పంపించి వేశారు.

కొనసాగుతున్న దీక్షలు



ఇబ్రహీంపట్నం: నిరసన వ్యక్తం చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు



ఆమనగల్లు: ఎమ్మార్సీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు

ఇబ్రహీంపట్నం: మధ్యాహ్న భోజన కార్మికుల రిలే నిరాహార దీక్షలు మూడో రోజు కొనసాగాయి. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కార్మికులు బైఠాయించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి స్వప్న మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులను చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు. రూ. 2వేల వేతనాన్ని, 10వేలకు పెంచాలని, పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎల్లేష్, బుగ్గరాములు, కార్మికులు శిరీష, రాధ, సుగుణమ్మ, పద్మ, రాములమ్మ, బాలమ్మలు పాల్గొన్నారు.

ఆమనగల్లులో..

ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు ఏరియా కన్వీనర్ పెంటయ్య, పద్మ, అలివేలు, పార్వతమ్మ, గోజీ, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

మంచాలలో..

మంచాల: మంచాల మండల కార్యాలయం ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగమ్మ, అలివేలు, రాజమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

యాచారంలో..

యాచారం: పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు కూడా సీఐటీయూ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. యాచారం మండలంలో రూ.30 లక్షలకు పైగా పెండింగ్ బిల్లులు ఉన్నాయని, వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బ్రహ్మయ్య, మండల కన్వీనర్ చందునాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు



తలకొండపల్లి: వెల్జాల్ వేదాద్రి ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు



ఆమనగల్లు వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలో భక్తులు

ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంలోని పలు దేవాలయాలలో బుధవారం తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమనగల్లు పట్టణంలోని శ్రీ వేంకటగిరి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజారి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకపూజలు చేశారు.

తలకొండపల్లి: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో బుధవారం ప్రజలు తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వెల్జాల్ వేదాద్రి ఆలయంలోని లక్ష్మీనృసింహస్వామిని మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్ దర్శించుకొని పూజలు చేశారు. సంవత్సరానికి 24 ఏకాదశిలుండగా ఆషాడ మాసంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేకత ఉందన్నారు. దీనికోసం తొలి ఏకదశిగా హిందువులు సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎల్ శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసామూర్తి, వెంకటయ్య, మహేందర్, లింగంగౌడ్, మహేష్, బాలయ్య, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి కమ్మగూడలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం, తుర్కయంజాల్ ఏపీనగర్‌లోని ఆది వేంకటేశ్వర స్వామి దేవాలయం, హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

మంత్రులకు వినతుల వెల్లువ

కడ్తాల్: మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు బుధవారం మండల కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువా కప్పి సన్మానించారు.

వినతుల వెల్లువ..

పర్యటనలో భాగంగా మంత్రులను స్థానిక నాయకులు, నిరుద్యోగ అభ్యర్థులు, ప్రజలు కలిసి పలు సమస్యలను వివరించారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి, జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని యువజన కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు భానుకిరణ్, రాజేశ్‌లు మంత్రులకు వినతి పత్రాలు సమర్పించారు. ఎక్వాయిపల్లి- మర్రిపల్లి మధ్య బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని మర్రిపల్లి గ్రామ నాయకులు మంత్రులకు వినతి పత్రం అందజేశారు. 2008 డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులు మంత్రులను కలిసి సమస్యను వివరించారు. అభ్యర్థుల తరపున సంఘం అధ్యక్షుడు ఉమామహేశ్వర్‌రెడ్డి మంత్రులకు వినతి పత్రం అందజేశారు.



కడ్తాల్: మంత్రి శ్రీధర్‌బాబుకు వినతిపత్రం అందజేస్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు